కురుమసంఘం దశాబ్ది ఉత్సవాలు



కార్యక్రమంలో పాల్గొన్న భద్రారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు

కీసర: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించిన నాగారం కురుమ సంఘం దశాబ్ది ఉత్సవాలతోపాటు, నూతనసంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుట్ల చంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్‌బండారి మల్లేష్‌యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుర్మసంఘం నేతలంతా సమిష్టిగా ముందుకెళ్లి తమసమస్యలను పరిష్కరించుకునేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు చీర సురేష్ కురుమ, సీఎంఆర్ గ్రూప్ అధినేత చామకూర భద్రారెడ్డి పాల్గొన్నారు.

అంబేడ్కర్ ఆలోచనా విధానాలను అనుసరించాలి



ఘట్‌కేసర్: అంబేడ్కర్ ఆలోచన విధానాలను అనుసరించాలని ప్రభుద్ధ భారత్ ఇంటర్నేషనల్ నియోజకవర్గ బాధ్యుడు మీసాల అరుణ్‌కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని అన్నారు. చదువు అందరికి అందుబాటులో ఉంచాలని, చదువుకున్నప్పుడే మనిషి సామాజిక పరివర్తన సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అశోక్‌గౌడ్, ఆంజనేయులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం



మేడ్చల్: హైద్రాబాద్ మేడ్చల్ జిల్లాల జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా బిలావత్ కస్నా, ఉపాధ్యక్షుడిగా సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వర్‌రావు, కార్యనిర్వహక కార్యదర్శిగా నాగెందర్, సంయుక్త కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా యూసఫ్‌లను ఎన్నుకున్నారు.

ఇరుముడులు కట్టిన గురుస్వాములు



మేడ్చల్: మండల కాలం పాటు కఠోర దీక్ష చేసి ఇరుముడి సమర్పించేందుకు మేడ్చల్ అయ్యప్ప ఆలయం నుండి అయ్యప్ప దీక్షాధారులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివెళ్లారు. గురుస్వాములు రాజేశ్వర్‌గుప్తా ఇరుముడులు కట్టి శబరి యాత్రకు సాగనంపారు. మేడ్చల్ కౌన్సిలర్ నర్సింహ్మాస్వామి గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వాములు యాత్ర కు బయలు దేరి వెళ్ళారు.

ప్రజా పాలనలో దరఖాస్తుల వెల్లువ

మేడ్చల్: ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర దరఖాస్తులు అధికారులకు అందాయి. మేడ్చల్ మండలంలో గ్యారెంటీల కోసం10445 దరఖాస్తులు అందగా గ్యారెంటీల కోసం కాకుండా 1194 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీలో 11728 ధరఖాస్తులు గ్యారెంటీల కోసం ,3200 గ్యారెంటీల కోసం కాకుండా ధరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.

శ్రీరాముడి అక్షింతల వితరణ



మేడ్చల్: అయోధ్య రాముడి అక్షింతల వితరణ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలలో, మున్సిపాలిటీ లోని వివిధ వార్డులలో కొనసాగుతుంది. అయోధ్య ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్ళి అక్షింతలను అందజేశారు. ముందె గ్రామంలో ఊరెగించి హనుమాన్ ఆలయంలో ఉంచిన రాముల వారి అక్షింతలను భాజభజంత్రీలతో ఇళ్ళకు వెళ్ళి అందజేస్తున్నారు. కార్యక్రమంలో ట్రస్ట్‌మేడ్చల్ కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకటేషం , రావల్‌కోల్ సర్పంచ్ మహేందర్ పాల్గొన్నారు.

ఘనంగా గిర్మాపూర్ గుట్టల మల్లన్న జాతర



మల్లన్న సేవలో మాజీ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిర్మాపూర్ లో గల గుట్టల మల్లన్న జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ప్రతీ సంవత్సరం మొదటి ఆదివారం గిర్మాపూర్ లోని మల్లన్న ఆయంలో జాతర పేరుతో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి ఆదివారం కావడంలో ఆలయంలో ఉత్సవాలను ఉదయం నుండి సాయంత్రం వరకు ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు పూజలు నిర్వహించగా మధ్యాహ్నం బోనాలను సమర్పించారు. సాయంత్రం తొట్టెల ఊరెగింపులను వైభవంగా నిర్వహించారు. జాతర సంధర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

దొంగతనాల నివారణపై అవగహన



కీసర: సంక్రాంతి సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కీసర ఎస్ఐ రాజశేఖర్ కోరారు. చోరీల నివారణకు కీసర పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామంలో ఆటోలో మైక్ ఏర్పాటు చేసి పోలీసులు ప్రజలకు అవగహన కల్పించారు.

ఇక ఆన్‌లైన్‌లో నిక్షిప్తం

- అభయ హస్తం దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రారంభం
- ప్రతీ మండలంలో 25 నుంచి 30 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు
- జిల్లాలో 7.24 లక్షల దరఖాస్తులు



సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో పోటెత్తిన దరఖాస్తులన్నింటిని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తుదారుల వివరాలు(సమాచారం)ఆన్‌లైన్‌లో నమోదు చేయటానికి వాటి సంఖ్యను బట్టి ప్రతీ మండలానికి 25 నుంచి 30 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియిమంచారు. ప్రతీ రోజూ రెండు షిఫ్టుల్లో భాగంగా దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేసే ప్రక్రియను అధికార యంత్రాంగం మొదలు పెట్టింది. నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 15 మండలాల పరిధిలో దరఖాస్తుదారుల వివరాల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన యంత్రాంగం రూరల్ ప్రాంతంలో 25 శాతం, అర్బన్ ప్రాంతంలో 15 శాతం వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసినట్లు పేర్కొంటోంది. జిల్లా వ్యాప్తంగా అందిన దరఖాస్తులన్నింటిని ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటంతోపాటు ఆమేరకు కసరత్తు చేస్తోంది.

- ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 28 నుంచి శనివారం వరకు నిర్వహించిన ప్రజా పాలన సభల్లో జిల్లా వ్యాప్తంగా 7,24,271 దరఖాస్తులు రాగా, ఇందులో దాదాపు నాలుగు లక్షల వరకు కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
- దరఖాస్తుల్లో 13 పురపాలక సంఘాల పరిధిలోని 289 వార్డు, డివిజన్ల నుంచి 1,79,917 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, జిల్లాకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలోని 38 డివిజన్ల పరిధిలో 4,94,766 దరఖాస్తులు వచ్చాయి. రూరల్ ప్రాంతం కంటే అర్బన్ ఏరియాల్లో నుంచే అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
- జిల్లా అధికార యంత్రాంగం నియమించిన నోడల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పర్యవేక్షించేలా ఆదేశాలను జారీ చేశారు.
- సమాచారాన్ని ఎంట్రీ చేసేటప్పుడు పలు జాగ్రత్తలతోపాటు తప్పులు దొర్లకుండా ఒకటికి, రెండు సార్లు సరి చూసుకోవాలని సూచనలను అందించారు.

సుదర్శన హోమం



ఘట్‌కేసర్: ఎదులాబాద్ శ్రీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ఆదివారం సుదర్శన్ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి రామచంద్ర జీయర్ స్వామి హాజరై అమ్మవారి ఆలయం చుట్టు ప్రదక్షిణలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ లోక కల్యాణం కోసం హోమం నిర్వహించడం అభినందనీయన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు టీపీ లక్ష్మణాచార్యులు, గోవిందాచార్యులు, షేషాచార్యులు పాల్గొన్నారు.

చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలి



ఘట్‌కేసర్: చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలని సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన శ్రీకర్ అనుముల, గౌరవ అతిథి టీఈఎఫ్ మాజీ డైరెక్టర్ సహదేవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడ రోటర్ డ్యామ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన అనోక్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య, గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ విజయసింహారెడ్డి, డైరెక్టర్ శ్వేతారెడ్డి, ప్రిన్సిపల్ రూపారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

సంక్రాంతి ముగ్గుల పోటీలు



విజేతలకు నగదు బహుమతులను అందజేస్తున్న దృశ్యం

కీసర: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కౌన్సిలర్ కౌకుట్ల మమతాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.ఈ పోటీల్లో రమ్య, పావని, సంతోషి, మౌనికలు ఎంపికయ్యారు. విజేతలకు నగదు బహుమతితోపాటు పాల్గొన్న వారికి కన్సొలేషన్ బహుమతులు అందజేశారు.

విరాహత్ అలీకి సన్మానం

మల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కె.విరాహత్ అలీని ఆదివారం హెచ్‌బీకాలనీలోని శ్రీరంగనాయక స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరామానుజ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతలక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీతలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ ధనుంజయ, తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు కె.ప్రభాకర్‌రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

జాతర ఏర్పాట్లపై సమావేశం



శ్రీ గట్టు మైసమ్మ జాతర నిర్వాహణపై సన్నాహక సమావేశం

ఘట్‌కేసర్: శ్రీ గట్టు మైసమ్మ జాతర ప్రశాంతంగా జరగడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని చైర్ పర్సన్ పావనీజంగయ్య అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఆవరణలో శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి జాతర నిర్వాహణపై గ్రామపెద్దలు, అన్ని కుల సంఘాల పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించిన విధంగానే సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ఆదివారం రోజున జాతరను నిర్వహించాలని తీర్మానించారన్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న ఊర పండుగతో జాతర ప్రారంభమై 28న అమ్మవారికి బోనాలు సమర్పించడంతో జాతర ముగిస్తుందన్నారు. కార్యక్రమలో వైస్ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ దాసుగౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అయోధ్య రాముడి అక్షింతల వితవరణ



కీసర: ఆదివారం కీసరలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గడప గడపకు అయోధ్య శ్రీరామ అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మాధురి, పీఏసీఎస్ చైర్మెన్ రామిడి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే దమ్మాయిగూడ మున్సిపల్‌పరిధిలోని అహ్మద్‌గూడలో కార్యక్రమం నిర్వహించారు.

ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ అభివృద్ధి



మచ్చబొల్లారం డివిజన్‌లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

అల్వాల్: మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో ఆయన ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కాలనీలో పాదయాత్రచేస్తూ కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీ, ఓల్డ్ అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, ఓం శ్రీసాయి నగర్‌కాలనీలలో పర్యటించారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ పనులు పారిశుద్ద్యం, శానిటేషన్, అంతర్గత రోడ్లపై చర్చించారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చి తన వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. కార్యక్రమంలో డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, పవన్‌కుమార్, కాలనీ వాసులు హబీబ్, కిషోర్, కృష్ణగౌడ్, శేఖర్, కృష్ణమాచారి, వాసుయాదవ్, కృష్ణగౌడ్, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

మూడు కిలోల గంజాయి స్వాధీనం



గంజాయితో నిందితులు

మేడ్చల్ రూరల్: మేడ్చల్ పీఎస్ పరిధిలోని నూతన్‌కల్ గ్రామంలో ఆదివారం ఎస్‌ఓటీ పోలీసులు మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలోని జలాలుద్దీన్ ఇంటిలో సోదా చేయగా మూడు కిలోల 115 గ్రాముల గంజాయి లభించింది. ఇంటి యజమానికి గోపాల్‌సింగ్‌తో పాటు భాగ్యశ్రీ, వికాస్ బార్ డేను అదుపులోకి తీసుకోగా మరొక నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడు.

ఆత్మీయ సమ్మేళనం



కీసర: తెలంగాణ గురుకుల విద్యాలయాల విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనకార్యక్రమాన్ని ఆదివారం కీసరగుట్టలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని తమ సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో సంఘం నేతలు నాగేశ్వరావు, మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.

చెట్లను రక్షించుకుందాం..

కాప్రా: సైనిక్‌పురిలోని పచ్చని చెట్లను రక్షించుకునేందుకు స్థానికులు ఆదివారం గళమెత్తారు. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన సైనిక్‌పురి ప్రాంతంలో కొందరు చెట్లు నరికివేస్తూ ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు టెన్నిస్ కోర్టు నిర్మాణం కోసం పార్కు సమీపంలో ఉన్న 50 ఏళ్ల నాటి పెద్ద రావిచెట్టును నరికివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువతతో పాటు మహిళలు అందరూ పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకుని చెట్లను హత్తుకుని వాటిని కాపాడాలని నినాదాలు చేశారు. స్థానికుల నిరసనతో స్పందించిన సంబంధిత అధికారులు చెట్లను నరికిన వారికి జరిమానా విధించి నిర్మాణ పనులు నిలిపివేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, గ్రీన్ సైనిక్‌పురి ప్రతినిధులు చంద్రశేఖర్, హేమ, పంగజ్‌శెట్టి, శంకర్ మేల్కోటి, ఫేంకోమత్ ప్రతినిధి మేధా ఆగాసీ పాల్గొన్నారు.





సైనిక్‌పురిలో చెట్లను కాపాడాలని నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు

లారీ ఢీ కొని ఒకరి మృతి

జవహర్‌నగర్: డంపింగ్ యార్డులో లారీని రివర్స్ చేస్తుండగా ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డులో గుండాల సుబ్రహ్మణ్య శంకర్‌రెడ్డి (50) కాంట్రాక్టు సూపర్‌వైజర్. శుక్రవారం సాయంత్రం లారీని అన్‌లోడ్ చేస్తుండగా కూరుకుపోయింది. అక్కడే ఉన్న గుండాల సుబ్రహ్మణ్య శంకర్‌రెడ్డి, మురళీ, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, బాషాలు లారీని మిషన్ సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా మరో లారీ డ్రైవర్ షేక్ రబిఉల్ (30) వేగంగా వచ్చి లారీని రివర్స్ తీస్తుండగా వెనుక ఉన్న శంకర్‌రెడ్డి, మురళీ, సుధాకర్‌రెడ్డిలను ఢీకొట్టాడు. శంకర్‌రెడ్డి, మురళీలను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా శంకర్‌రెడ్డి మృతిచెందాడని, మురళీ కాలికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అంబేడ్కర్‌కు నివాళి



కీసర: కీసర చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి వారంవారం జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం 102వ వారం జ్ఞాన మాల సమర్పణ కార్యక్రమాన్ని కీసర మండల అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ ,ప్రధాన కార్యదర్శి తుడుం‌శ్రీనివాస్, సర్పంచ్ నాయకపుమాధురి పాల్గొన్నారు.

గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి



బోడుప్పల్: గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం అధ్యక్షులు బత్తిన శంకర్‌గౌడ్ అన్నారు. చెంగిచర్ల క్రాంతి కాలనీలో ఆదివారం గౌడ సంఘం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించేందుకు కృషి చేయాలన్నారు. సంఘం ఉపాధ్యక్షులు బొడిగె మల్లేశంగౌడ్, ప్రధాన కార్యదర్శి నిలుగొండ వెంకటేశంగౌడ్, కోశాధికారి దుర్గపు కృష్ణగౌడ్, సహాయ సెక్రటరీ పూదరి రాజుగౌడ్, కార్యనిర్వాహక సభ్యులు పాలకుర్తి శ్రీనాథ్ గౌడ్, బత్తిని చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అదుపు తప్పి బోల్తా పడిన కారు

శామీర్‌పేట్: అతివేగం వల్ల కారు అదుపు తపి బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆదివారం సాయంత్రం ప్రజ్ఞాపూర్ నుండి రాజీవ్ రహదారి మార్గంలో ఓ కారు నగరానికి వస్తోంది. అతివేగంగా వస్తూ తుర్కపల్లి చెక్‌పోస్టు వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యార్థులకు బహుమతుల అందజేత



కీసర: నాగారం సెరినిటీ పాఠశాలల్లో డిసెంబర్ 16 నుండి జనవరి 5వ వరకు నిర్వహించిన మ్యాథ్స్ ఛాంపియన్‌షిప్ విజేతలకు ఆదివారం బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి, ముఖ్యకార్యదర్శి నోముల వసంత పాల్గొన్నారు.

జూద స్థావరంపై దాడి

జవహర్‌నగర్: బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జవహర్‌నగర్ డెంటల్ కాలేజ్ సమీపంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు స్థావరంపై దాడి చేశారు. నలుగురు నిందితులు దున్న పోతుల శేఖర్ (23), సాయికుమార్ (21), ఎర్రవల్లి సాయిప్రకాష్ (23), మల్లాపురం శ్రీను (24)లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఏడు సెట్ల పేక ముక్కలు, రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.



పోలీసుల అదుపులో నిందితులు

బ్రెడ్, బిస్కెట్స్ పంపిణీ



ఘట్‌కేసర్: ఘట్‌కేసర్‌లోని చిల్డ్రన్స్ గైడెన్స్ సెంటర్‌లో మానసిక దివ్యాంగ విద్యార్థులకు మాజీ వార్డు సభ్యుడు రాంపల్లి జగదీశ్‌గౌడ్ ఆదివారం అల్పాహారం, బ్రెడ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. తన సోదరుడు జితేందర్‌గౌడ్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపట్టారు.

యువ సాధికారిత అవగాహన సదస్సు



కుషాయిగూడ: చర్లపల్లి పారిశ్రామిక వాడలోని న్యూక్లియానిక్స్ కంపెనీలో ఆదివారం యువ సాధికారత అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు విధుల్లో నిపుణత, ఏకాగ్రత, ధ్యానం, నాయకత్వ లక్షణాలు, క్రీడల వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు.ముఖ్యఅతిథిగా వీబీఆర్ ఐటీ ప్రొఫెసర్లు శ్రీనివాస్, నాగరాజు హాజరయ్యారు. ఉద్యోగమే కాకుండా సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అధినేతలు నిశాంత్‌రెడ్డి, ధీరజ్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.